

వివేకానందస్వామి, బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రాంరెడ్డి

యువత వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి

హయత్‌నగర్, జనవరి 26(ఆంధ్రజ్యోతి): యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం కమ్మగూడ మాజీ కౌన్సిలర్ కౌశిక ఐలయ్య ఆధ్వర్యంలో వివేకానందచౌరస్తా వద్ద నూతనంగా నెలకొల్పిన స్వామి వివేకానంద, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను రాష్ట్ర రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి అనురాధారాంరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ అనురాధారాంరెడ్డి, నాయకులు ఈసీ శేఖర్‌గౌడ్, మల్‌రెడ్డి యాదిరెడ్డి, కొత్తకుర్మ శివకుమార్, మంగమ్మ, హరితా ధన్‌రాజ్‌గౌడ్, అభిషేక్‌రెడ్డి, కుంట గోపాల్‌రెడ్డి, కిషన్, బచ్చిగళ్ల రమేష్, కదారి శ్రీలత, రాజు, వెంకటేష్‌యాదవ్, బాల్‌రాజ్, వెంకట్రావ్ పాల్గొన్నారు.

ప్రజాపాలనలో ప్రతి పేదవాడికి న్యాయం

● రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి

అబ్దుల్లాపూర్‌మెట్, జనవరి 26(ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి న్యాయం చేస్తామని రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి అన్నారు. ఆదివారం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లిలో ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా, రేషన్‌కార్డుల పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా కవాడిపల్లి గ్రామంలోని లబ్ధిదారులకు మంజూరైన 86 ఇందిరమ్మ ఇళ్లు, 296 రైతుభరోసా, 52 ఆత్మీయభరోసా, 211 నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాంరెడ్డి మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. పథకాల అమలు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి, తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీవాణి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్‌చారి, మాజీ జడ్పీటీసీ దేవదాసుగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ కొలన్ శ్రీధర్‌రెడ్డి, ధన్‌రాజ్‌గౌడ్, మాజీ సర్పంచ్ చిత్తారి పాల్గొన్నారు.



అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న చైర్‌పర్సన్ జయశ్రీ, వైస్ చైర్‌పర్సన్

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అబ్దుల్లాపూర్‌మెట్, జనవరి 26(ఆంధ్రజ్యోతి): పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని తారామతిపేట, బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్ గ్రామాల్లో రూ. 1.50కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు చైర్‌పర్సన్ పండుగుల జయశ్రీరాజు, వైస్ చైర్‌పర్సన్ చామ సంపూర్ణవిజయశేఖర్‌రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల మున్సిపాలిటీలో విలీనమైన నాలుగు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు నిధులను కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పసుల రాజేందర్‌ముదిరాజ్, గ్యారల శ్రీనివాస్‌గౌడ్, జోర్క గీతాశ్రీరాములు, ఓరుగంటి సుజాత, కోఆప్షన్ సభ్యురాలు హజీరా బేగం, కాంగ్రెస్ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, చామ కృష్ణారెడ్డి, కొండల్‌గౌడ్, జంగయ్యపాడి పాల్గొన్నారు.



రోషన్‌దౌలాబస్తీలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు, వై.వెంకటగాంధీ

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి : నర్సింహులు

చంపాపేట, జనవరి 26(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు అన్నారు. హస్తినాపురం డివిజన్ రోషన్‌దౌలాబస్తీలో ఆదివారం ఎల్బీనగర్ టీటీడీపీ హడ్‌హక్ కమిటీ మెంబర్ వై.వెంకటగాంధీ ఆధ్వర్యంలో నిర్వహించిన టీడీపీ సభ్యత్వ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బక్కని నర్సింహులు హాజరై సభ్యత్వ నమోదును ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కందికంటి అశోక్‌గౌడ్, నాయకులు పరమేష్, చంద్రమౌళి, లక్ష్మయ్య, బస్తీవాసులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలకు ఆర్‌ఓ ప్లాంట్ వితరణ

అబ్దుల్లాపూర్‌వెట్, జనవరి 26(ఆంధ్రజ్యోతి): అబ్దుల్లాపూర్‌మెట్ జడ్పీహెచ్‌ఎస్‌కు గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు మొగుళ్ల జీవన్‌రెడ్డి రూ. 1లక్ష విలువైన ఆర్‌ఓఆర్ ప్లాంట్‌ను వితరణగా ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఫిల్టర్ వాటర్ అందించేందుకు తనవంతు సహకారం అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం రమేష్, భాస్కర్, ప్రవీణ్, సురేఖ, పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్, గ్రామ పెద్దలు అశోక్‌గౌడ్, శివశంకర్‌గౌడ్, భాస్కర్, సురేందర్, ధన్‌రాజ్, వేణు, రాజు, కొండల్, హరీష్, మహేష్, సాయి పాల్గొన్నారు.

సహకార సంఘం పాలకవర్గం ప్రమాణ స్వీకారం

హయత్‌నగర్, జనవరి 26(ఆంధ్రజ్యోతి): హయత్‌నగర్ ముదిరాజ్ సహకార సంఘం నూతన పాలకవర్గ చైర్మన్, పాలకవర్గ సభ్యులు సంఘం కార్యాలయంలో ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సంఘం చైర్మన్‌గా ఎన్నికైన ఆకిటి బాల్‌రాజ్‌ముదిరాజ్ ముందుగా జాతీయ జెండాను ఎగరవేసి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ సహకార సంఘాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఉపాధ్యక్షులుగా దాసరమోని శ్రీధర్‌ముదిరాజ్, పిడుగు సురేష్‌ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా నీరుడు రఘునాథ్‌ముదిరాజ్, ఉప కార్యదర్శులుగా చెన్నమోని రమేష్ ముదిరాజ్, గువ్వల శ్రీకాంత్‌ముదిరాజ్, సాంస్కృతిక కార్యదర్శిగా గొడుగు రమేష్, ప్రచార కమిటీ ఇన్‌చార్జిగా దినమోని రవీందర్‌ముదిరాజ్‌ల చేత ఎన్నికల అధికారి ప్రమాణం చేయించారు.

రవాణాశాఖ లోగో ఆవిష్కరణ

మన్సూరాబాద్, జనవరి 26(ఆంధ్రజ్యోతి): రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ఆదివారం నాగోల్‌లోని ఆర్టీఓ కార్యాలయంలో ఇన్‌చార్జి ఆర్టీఓ అమర్‌నాథ్ రాష్ట్ర రవాణా శాఖ నూతన లోగోను ఆవిష్కరించి తనతో పాటు సిబ్బంది యూనిఫార్మ్‌కి ధరింపజేశారు.

'ఐదేళ్లలో మీరు చేసిన అభివృద్ధికి కృతజ్ఞతలు'

● మేయర్‌ను సన్మానించిన బాలాజీనగర్‌వాసులు

సరూర్‌నగర్ : 'మా డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికై, మేయర్ పదవి అధిష్ఠించి మా ప్రాంతాన్ని గడిచిన ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశారు.. మీకు మా ప్రత్యేక కృతజ్ఞతలు'.. అని బడంగ్‌పేట్ కార్పొరేషన్ నాదర్‌గుల్ 31వ డివిజన్‌కు చెందిన బాలాజీనగర్‌వాసులు మేయర్ చిగిరింత పారిజాతానర్సింహారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఆదివారంతో పదవీకాలం పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో కాలనీవాసులు మేయర్ దంపతులను కాలనీకి ఆహ్వానించి భారీ పూలదండతో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో కౌన్సిల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్‌రెడ్డి, కాలనీ ప్రతినిధులు కొండా శ్రావణ్‌కుమార్‌యాదవ్, శ్యాంసుందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



వ్యవసాయ మార్కెట్‌లో వేడుకల్లో మార్కెట్ ఎస్‌జీఎస్ దామోదర్, చైర్‌పర్సన్ చెకొలేకర్ లక్ష్మి, వైస్‌చైర్మన్ కొట్ల శ్రీనివాస్, మార్కెట్ అధికారి నర్సింహారెడ్డి, డైరెక్టర్లు



బడంగ్‌పేట్ మునిసిపల్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కమిషనర్ సరస్వతి.. పాల్గొన్న మేయర్ పారిజాతారెడ్డి, కార్పొరేటర్లు



పెద్దఅంబర్‌పేట్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రవీందర్‌రెడ్డి, పక్కన చైర్‌పర్సన్ జయశ్రీ, వైస్ చైర్‌పర్సన్ సంపూర్ణరెడ్డి తదితరులు

ఘనంగా గణతంత్ర వేడుకలు

గణతంత్ర దినోత్సవాన్ని ఆదివారం వాడవాడలా ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాల కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ఆయా వర్గాలకు చెందిన ప్రతినిధులు, అధికారులు, నేతలు పాల్గొని జాతీయజెండాను ఆవిష్కరించారు.

- ఆంధ్రజ్యోతి, జోన్‌బృందం



బాటసింగారంలోని ఫ్రూట్ మార్కెట్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం గౌరవ వందనం చేస్తున్న ఏఎంసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి



ఎల్బీనగర్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేస్తున్న రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి



నాదర్‌గుల్‌లో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములుయాదవ్



అల్కాపురి, ఎన్టీఆర్‌నగర్‌లలో పీసీసీ ప్రతినిధి దేప భాస్కర్‌రెడ్డి, చిలుక ఉపేందర్‌రెడ్డి, గణేష్ తదితరులు



లింగోజిగూడలో జెండాను ఎగరవేస్తున్న జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ రాజశేఖర్‌రెడ్డి



తిరుమలహిల్స్‌లో మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, టీటీడీ బోర్డు మాజీ ధర్మకర్త గణేష్‌రెడ్డి తదితరులు



సరూర్‌నగర్‌లో త్రివర్ణ పతాకానికి వందనం చేస్తున్న కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిఅంజన్



యశోదరనగర్‌కాలనీలో వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్‌రెడ్డి, కాలనీవాసులు



బీఎన్‌రెడ్డినగర్‌లో జెండా ఆవిష్కరణలో పాల్గొన్న కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, కాలనీవాసులు



మాదన్నపేట మండీలో జెండా ఆవిష్కరణలో పాల్గొన్న కార్పొరేటర్ జంగం శ్వేతామధుకర్‌రెడ్డి



కరన్‌బాగ్‌లో జెండా ఆవిష్కరణలో పాల్గొన్న కార్పొరేటర్ కొత్తకాపు అరుణారెడ్డి



శాలివాహననగర్‌కాలనీ పార్క్‌లో మూసారాంబాగ్ కార్పొరేటర్ భాగ్యలక్ష్మీరెడ్డి, రఘునందన్‌రెడ్డి, రామాచారి



మన్సూరాబాద్‌లో కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి తదితరులు



రాక్‌టౌన్‌కాలనీలో నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్‌యాదవ్, కాలనీ అధ్యక్షుడు వినోద్‌రెడ్డి



బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యాలయంలో జెండాను ఆవిష్కరిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి



భరత్‌నగర్-2లో జాతీయజెండాను ఎగరవేస్తున్న కొత్తపేట కార్పొరేటర్ పవన్‌కుమార్



చంపాపేట డివిజన్ బైరామల్‌గూడ చౌరస్తాలో జెండాను ఎగరవేస్తున్న కార్పొరేటర్ మధుసూదన్‌రెడ్డి



హస్తినాపురం డివిజన్ అగ్రికల్చర్‌కాలనీలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ సుజాతానాయక్



హయత్‌నగర్‌లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో వేడుకల్లో చైర్మన్ చామ కృష్ణారెడ్డి, డైరెక్టర్లు, సీఈవో మల్లికార్జున్



నాదర్‌గుల్‌లోని భాగ్యనగర్ రైతు సహకార సంఘం ఆవరణలో జాతీయ జెండాను ఎగరవేసిన చైర్మన్ మర్రి నర్సింహారెడ్డి, పాల్గొన్న డైరెక్టర్లు



బాటసింగారం రైతుసేవా సహకార సంఘంలో జెండాను ఆవిష్కరించిన సంఘం చైర్మన్ భరత్‌కుమార్, పక్కన పాలకవర్గం సభ్యులు

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాలను తీర్చిదిద్దాలి : ఎమ్మెల్యే సబిత

సరూర్‌నగర్, జనవరి 26(ఆంధ్రజ్యోతి): భక్తులు కాసేపు ప్రశాంతంగా గడిపేందుకు అనుకూలంగా ఆలయాలను ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నదని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు. ఆ దిశలో ఆలయ కమిటీ ప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలని ఆమె సూచించారు. మీర్‌పేట్ కార్పొరేషన్ జిల్లెలగూడలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో రూ.16.50లక్షలతో చేపట్టనున్న గ్రానైట్ ఫ్లోరింగ్ పనులకు ఆదివారం ఆమె శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మీర్‌పేట్ మేయర్ ఎం.దుర్గాదీప్‌లాల్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్‌రెడ్డి, కార్పొరేటర్లు బొక్క రాజేందర్‌రెడ్డి, సిద్దాల లావణ్యబీరప్ప, మేకల విజయలక్ష్మీరవీందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మీర్‌పేట్ శాఖ అధ్యక్షుడు అర్కల కామేశ్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.



జిల్లెలగూడ బాలాజీ ఆలయంలో ఫ్లోరింగ్ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే సబితారెడ్డి, పాల్గొన్న మేయర్, డిప్యూటీ మేయర్, కమిటీ సభ్యులు

మీర్‌పేట్ కార్పొరేషన్‌లో అభివృద్ధి పనులు ప్రారంభం

సరూర్‌నగర్ : మీర్‌పేట్ కార్పొరేషన్‌లోని 7వ, 22వ డివిజన్ల పరిధిలో దాదాపు రూ.75లక్షలు అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆదివారం మేయర్ దుర్గాదీప్‌లాల్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పి.సబితారెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కమిషనర్ ఆర్.జ్ఞానేశ్వర్, బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్‌రెడ్డి, కార్పొరేటర్లు పెండ్యాల శివపార్వతీనర్సింహ, మేకల విజయలక్ష్మీరవీందర్‌రెడ్డి, సిద్దాల లావణ్యబీరప్ప, బొక్క రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగాలి

ఎల్బీనగర్ : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. ఆదివారం కర్మన్‌ఘాట్‌లోని శ్రీలక్ష్మీ కన్వెన్షన్‌లో దుర్గాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ మురుకుంట్ల రాజేశ్వరశర్మ పర్యవేక్షణలో లోకకల్యాణం కోసం నిర్వహిస్తున్న 1935వ సర్వసౌభాగ్యదేవీ త్రయ గీతాజ్ఞాన యజ్ఞ ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. యజ్ఞ సమన్వయకర్తలు మురుకుంట్ల అరవింద్‌శర్మ, మురళీకృష్ణశర్మ, మహేశ్వరం డీసీపీ సునీత, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, శ్రీలక్ష్మీ కన్వెన్షన్ యాజమాన్యం సూరిశెట్టి సింహయ్యగుప్తా పాల్గొన్నారు.

దక్షిణ అమెరికాలోని ఎత్తైన శిఖరంపై నగర విద్యార్థి

● 19 శిఖరాలు అధిరోహించి సత్తాచాటిన విశ్వనాథ్ కార్తికేయ

బాలానగర్ : ఆత్మవిశ్వాసం, సాధించాలనే పట్టుదల ఉంటే ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదని చాటుతున్నాడు బాలానగర్ ఫిరోజ్‌గూడకు చెందిన విశ్వనాథ్ కార్తికేయ. 16ఏళ్ల ప్రాయంలో 7ఖండాలకు చెందిన 18 ఎత్తైన శిఖరాలను అధిరోహించిన కార్తికేయ ఈనెల 22న దక్షిణ అమెరికాలోని అకాన్‌కాగువా(6,961 మీటర్ల) శిఖరాన్ని అధిరోహించి మరో రికార్డు సృష్టించాడు. సుచిత్రా ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కార్తికేయ రానున్న మే మాసంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్టును అధిరోహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇప్పటివరకు నార్త్ అమెరికాలోని డెనాలి, యూరప్‌లోని ఎల్‌బ్రస్, ఆఫ్రికాలోని కోసీజ్‌కో, ఇండియాలోని కాంగ్‌ఎట్‌సే 1,2, ఫ్రెండ్‌షిప్‌పీక్, నేపాల్‌లోని ఐస్‌ల్యాండ్‌పీక్, సౌత్ ఆఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో, అంటార్కిటికాలోని విన్సన్ మాసిఫ్‌ను అధిరోహించాడు.



అకాన్‌కాగువా శిఖరంపై త్రివర్ణ పతాకంతో విశ్వనాథ్ కార్తికేయ



రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్య, పక్కన ఆస్పత్రి ఎండీ డాక్టర్ సతీష్, నర్సింహారెడ్డి తదితరులు

రక్తదానం మరొకరికి ప్రాణదానం

చాదర్‌ఘాట్ : రక్తదానం ప్రాణాపాయంలో ఉన్న వారికి ప్రాణదానమని, రక్తదానానికి దాతలు ముందుకు రావాలని మాజీఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్య అన్నారు. ఆదివారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శాలివాహననగర్ కాలనీలోని శాలివాహన మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి సౌజన్యంతో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా చైర్మన్ నర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ పాండుగౌడ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు విజయ్‌కుమార్‌రెడ్డి, ఆస్పత్రి ఎండీ డాక్టర్ సతీష్, డైరెక్టర్ ఇందిర, దాసరి జయప్రకాష్ పాల్గొన్నారు.

సైదాబాద్‌లో రక్తదాన శిబిరం

సైదాబాద్ : తెలంగాణ స్వాభిమాన్ పరిషత్, రాష్ట్ర కన్వీనర్ వినయ్ కిషోర్‌యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం సైదాబాద్‌చౌరస్తా రక్తదానం, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్‌చందర్జీ, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సహదేవ్‌యాదవ్ హాజరయ్యారు. యువకులు రక్తదానం చేశారు. పరిషత్ సభ్యులు మహిపాల్, వినోద్, వెంకటేష్, బాలరాజ్, ప్రభాకర్, శైలేందర్ పాల్గొన్నారు.

ఎస్ఆర్‌ఎల్‌కాలనీలో..

కొత్తపేట: కొత్తపేట ఎస్ఆర్‌ఎల్‌కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నాగోల్ సుప్రజ ఆస్పత్రి వైద్య బృందం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబరాన్ని కార్పొరేటర్ పవన్‌కుమార్ ప్రారంభించారు. డాక్టర్ నీలిమ, డా.కృష్ణకాంత్ బృందం కార్పొరేటర్‌కు, కాలనీవాసులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. శిబిరంలో కాలనీ అధ్యక్షుడు సుధాకర్, ప్రధాన కార్యదర్శి వీ.శ్రీనివాసరావు, కుమార్, అశోక్‌చారి, సుప్రజ మార్కెటింగ్ డీజీఎం ఏ.వీ.రావు, క్యాంప్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్, వైద్య సిబ్బంది కార్తికేయన్, భరత్, నాగరాజ్, సోనీ, సౌందర్య, కిషోర్ పాల్గొన్నారు.